SOME PAGES IN THE ORIGINAL CONTAIN FLAWS AND OTHER DEFECTS WHICH APPEAR ON THE FILM

Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

రంగశాయికవి, అల్లంరాజు

రఘురామశతకము

చెన్నపురి, 1929

Record no. 670

Raṅgaśāyikavi, Allaṃrāju

Raghurāmaśatakamu

Cennapuri, 1929

Record no. 670

SUNDARAYYA VIGNANA KENDRAM
1-8-1/B/25/A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

Bibliographic Record Target

రంగశాయికవి, అల్లంరాజు.

రఘురామశతకము / అల్లంరాజు రంగశాయికవికృతము.- చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, 1929.

28, (4) p. ;17 cm.

Record no. 670

Raṅgaśāyikavi, Allaṃrāju.

Raghurāmaśatakamu / Allaṃrāju Raṅgaśāyikavikṛtamu.- Cennapuri : Vāviḷla Rāmasvāmiśāstrulu aṃḍ Sans, 1929.

28, (4) p. ;17 cm.

Record no. 670

35 mm microfilm

Image placement: IA (IIA) IB IIB Date filming began: 25 January, 2006

శ్రీ రస్తు.

రఘురామశతకము.

అల్లంరాజు రంగశాయికవికృతము.

స్మారక గ్రంథాలయం,
ప్రవేశసంఖ్య ....
తేది ....
కడప - 516 004.

చెన్నపురి:

వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారిచేఁ
ప్రకటితము.

1929.

All Rights Reserved.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Printed at
the 'VAVILLA' PRESS,
MADRAS.—1929.

పీఠిక.

ఈరఘురామశతకము వ్రాసినది అల్లంరాజు రంగశాయికవి. నివాసస్థలము పిఠాపురమునకుఁ జెంతనున్న చేబ్రోలు. సుప్రసిద్ధుఁడగు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవికిఁ దనూజుఁడు. ఆరామద్రావిడ బ్రాహ్మణుఁడు. ఈరంగశాయికవి సంస్కృతాంధ్రములలో మంచిపాండిత్యము నిరాఘాటమగు కవితాధార గలవాఁడు. అవధాననిపుణుఁడు. బహుగ్రంథరచయితయుఁ బ్రసిద్ధుఁడు నగునీకవినిగూర్చి ఆంధ్రలోకమునకుఁ బరిచయము గలిగింపవలసిన పనియుండదు. ఈయన చంపూభారతమును చంపూరామాయణమును ఆంధ్రీకరించెను. మాధవశతకమును రచించెను. ఇవి ముద్రితములు. ఈరఘురామశతకములోని పద్యములు కొన్ని ఆనందవాచకములోఁ జేర్పఁబడెను. పద్యములవైఖరియుఁ బాకపటిమయుఁ జూడ నేప్రౌఢకవియో రచించిన పూర్వశతకమని తలంచితిమి. ఈమధ్యకాలమున సంచారముగా నందిగామప్రాంతముల కీకవి వచ్చినపుడు కొంచెముసేపు మాత్రము ముద్రితప్రతి చదివి రచనాపటుత్వమునకు విషయవిజ్ఞానమునకు నానందించి ఆంధ్రవాఙ్మయము నలంకరించు నుత్తమశతకములలో నిదియొకటియని తలంచితిమి. తదాది ముద్రితశతకమె మాకు లభించుట కష్టమయ్యెను.

గ్రంథకర్తయగు అల్లంరాజురంగశాయికవి కవిత నిర్దుష్టముగా రసవంతముగా నుండును. అల్లంరాజ వంశమె కవివంశము. ఈవంశీయులగుపలువురుకవులు ఆంధ్రసారస్వతమున కమూల్యసేవ గావించిరి. ప్రకృతకవి అఱువదిసంవత్సరముల వయస్సులో గ్రంథరచనోచితమగు దేహసౌష్ఠవముతో మనకు సమకాలికుఁడుగ నుండెనని తెలుపుట కానందమగుచున్నది.

ఇట్లు, భాషాసేవకులు
శేషాద్రిరమణకవులు,
శతావధానులు.

నందిగామ,
2-3-29

శ్రీ ర స్తు.

రఘురామశతకము.

ఉ. శ్రీజనకాత్మజాశయకుశేశయసేవితపాదనిత్యసం,
యోజితహృత్ప్రసాద దనుజోన్నతిభేదసమీక
భీకర, భ్రాజితశంఖనాద సుకృపారసవృష్టిపయోద
పద్మినీ,రాజకులప్రమోద రఘురామ దయాహృ
దయా శుభోదయా! 1

ఉ. సాధితశత్రుయోధ యనిశశ్రితవానరయూథ ని
ర్జిత,క్రోధ నితాంతహార్దభరగుప్తతటిన్యధినాథ
యుగ్జయో,త్సేద దశాస్యవిక్రమవశీకరణాంచి
తమేధ భద్రగో,త్రాధర రమ్యసౌధ రఘు...2

ఉ. భూతదయాసమేత పరిపోషితపంక్తిగళానుజాత
సం,శాతకదంబజాత నిజచారుభుజార్జిత సర్వ
భూతధా,త్రీతలనేత విష్టపపరీతకథామృతగీత
పండిత,వ్రాత భవాబ్ధిపోత రఘు... 3

ఉ. భూషితరత్నభూష బుధపూజితసూనృతభాష
సంభృతో, క్షీణమహోతిపూష రణజృంభిత
కార్ముకఘోష మర్త్యరా,ద్వేష యశస్స్వకోష
పిత్ర్యవేదితకౌశికయాగరక్షణా,ప్రైష విధూత
దోష రఘు... 4

ఉ. కామితదానకల్పలతికావనసీమ సమస్తభక్తసు
క్షేమకృదాత్మనామ తతకీర్త్యభిరామ యవార్య
దోర్యుగ, స్థేమ విపద్విరామ తులసీగుళికాన్విత
దామ నమ్రసు, త్రామ కుభృల్లలామ రఘు...5

ఉ. అక్షపదాఖ్యమానివనితాస్వభిరక్షణదక్ష ఘోర
దై,త్యక్షయకారిభూరిభయదాహవదీక్ష యశే
ష దైవతా,ధ్యక్ష వలక్షజీవనరుహాక్ష జితాక్ష
విపక్షహాస్తిహా, ర్యక్ష కృపాకటాక్ష రఘు...6

ఉ. దారుణజన్యభీతజమదగ్నికుమార నమజ్జనచ్ఛటా
ధార విశిష్టశిష్టజనతాపవిదార యపారసత్కృపా
సార ఖలావళీవిపినచండకఠోరకుఠారధార దు
ర్వారశరప్రచార రఘు... 7

ఉ. మేరుసుధీర పాలితసమీరకుమార త్రిలోకసుం
దరా,కార వికుంఠవిస్ఫురదగార దృఢీకృతదండ
కాఖ్యకాం,తారవిహార కంఠసముదంచితహార
పయోబ్ధిరాడ్గభీ,రా రణరంగశూర రఘు... 8

ఉ. అహితతార్క్ష్యవాహ సముదగ్రఘనాఘనదేహ
సంతతో,త్సాహ జహద్దురూహ రణశామ్యద
రాతిసమూహ భూసుతో,ద్వాహనియుక్తమో
హ నిజవత్సకనత్పరిణాహ వాలిని,గ్రాహ కతాంచ
దీహ రఘు... 9

ఉ. భాసురహేమవాస హిమభానువికాసితమంద
హాస వి,శ్వాసచరిష్ణుదాస వరచంపకకోశసమా
ననాస ప్రో,ల్లాసరసాస్పదాననవిలాస విదారిత
సజ్జనావళి,త్రాస జగన్నివాస రఘు... 10

ఉ. నీతికళావిశారదమనీషిజనంబు భళీయనన్ నయ
ద్యోతకశాస్త్రరీతి దగ నుత్పలచంపకవృత్త
యుక్తమై, ఖ్యాతిగ నీదు పేర శతకంబు రచింతు
సుధారసోరుధా,రాతులితోక్తు లొప్పరఘు...

ఉ. భూతలమందు దోషికిఁ దపోనిధియైన మహాత్ము
సంగతిన్, బాతకముల్ దొలంగి మది వాంఛలు
సేకురు నెట్టులన్న ధా,త్రీతనయేశ నీదుపదరే
ణువు సోకిన నయ్యొగాదె మున్, రాతికి నాతి
రూపు రఘు... 12

ఉ. నీతి వివేకసంపద జనించిన మర్త్యునిబుద్ధి నిర్మ
లం, బై తనరారుచుండు నెటులన్న శరన్నవ
పూర్ణిమాశశి,స్ఫీతకళాకలాపములఁ జెన్నలరా
రెడు నిండువెన్నెలన్,రాతిరి యొప్పునట్లు రఘు.

ఉ. వేగముచే హయంబును సువృత్తముచే సతి
యున్ మదంబుచే, నాగము సూర్యుచేత గగ
నంబును చంద్రునిచేత రాత్రియున్, ద్యాగము

చేతఁ గీర్తి నది హంసలచే శ్రుతిమేళనంబుచే, రా
గము బాగుగాంచు రఘు... 14

ఉ. శ్రీలలితోక్తులన్ గృతి రచించుతఱిన్ ఘనమౌ
కవి శ్రమన్, బాలిశుఁడే మెఱుంగుఁ గవివర్యుఁడె
గాక సుతాళిఁ గన్నయి, ల్లాలె యెఱుంగుఁగాక
ప్రసవాగతగర్భవతీశ్రమంబు గొ,డ్రాలది యే
మెఱుంగు రఘు... 15

చ. తతధనపూర్ణుఁడైన నెఱదాతయు సుందరరూప
యౌ పతి,వ్రతయును జ్ఞానియైన సువిరక్తుఁడు
సంగరరంగధీరమౌ, చతురతురంగమంబు సదస
ద్విదుఁడౌ ప్రభు పుర్విఁనొప్పు నీ,రతనపుఁబంచ
కంబు రఘు... 16

చ. సమయమునన్ స్ఫురించుటకుఁ జాలనివిద్యయు
కానన ప్రదే,శమున వెలుంగు వెన్నెలయు శాస్త్ర
మెఱుంగని వైద్యుఁడున్ రణ, క్షమ నెదిరింప
లేని భుజశక్తిపటుత్వము రాజులేని రా,ష్ట్రము
ను నిరర్థకంబు రఘు... 17

చ. వినయముతోఁ బనుల్ వినని భృత్యుఁడు శాంతి
విహీనమౌ తపం,బును రమణుండు లేని విరి
బోణులజవ్వనమున్ వివేకమౌ,నని నెఱదాత
యౌవియు మనంబున భక్తినియుక్తి లేని యు,
ద్యమమును వ్యర్థమౌను రఘు... 18

చ. పలుమరు నన్యగేహముల వర్తిలునాలును పా
లనస్థితిం దెలియనికుంభినీధవుని దేశము గాపరిలే
నిచేనిపం,టలు నొగి త్యాగభోగము లొనర్పని
వానిధనంబు లాతివా, రలకు నధీనమౌను రఘు.

చ. సుమహితదానధర్మపరిశోభితుఁడై తగువానిసన్ని
ధా,ననుఁనకుఁ బండితోత్తము లనారతమున్ ర
రహిఁ జేరుచుందు రౌ, సుమితరసాలసాల నవ
సూనమరందరసానుభూతికై, భ్రమరసమూహ
మట్లు రఘు... 20

ఉ. ఆలమునందు నోడక జయావహుఁడౌ పడవా
లు రమ్యహ,ర్మ్యాళిజెలంగు ప్రోలు ననయంబు
ను దానమొనర్చు కేలు సం,శీలత న్యాయమార్గ
మున జేకొనుపాలు నిశాతధారచేఁ, గ్రాలెడు
వాలు మేలు రఘు... 21

ఉ. డాలు గడుం దనర్చు పవడాలు ధగద్ధగితంబులై
న యు,ద్దాలును గొప్పలైన యరదాలు వినిర్మ
లకాంతు లొల్కుము,త్యాలసరాలు నిష్టసర
సాన్నము లెప్పుడు బెట్టునట్టి స,త్రాలును మేలు
నొందు రఘు... 22

ఉ. శ్రీలఁ జెలంగుపంటగలచేలు విపద్దశ దీర్చునట్టి
చుట్టాలు జయంబుదాల్చినసిడాలు శుభధ్వని
మించుమ్రోయుభే,రీలు సదా బుధాళినలరించు

గానాలు విశాలమైన నేత్రాలును మేలు గూ
ర్చు రఘు... 23

చ. విమలగుణప్రవర్తనవివేకము లబ్బినపుత్రి సర్వ
సస్యములు ఫలించుధాత్రి దనుజారికి వాహన
మౌపతత్రి కృత్రిమములులేనిమైత్రియు ధరిత్రి
ని గొమ్మున మోయుపోత్రి స్తోత్రములను
గాంచుచుండు రఘు... 24

చ. సలలితనీతివాక్యముల సద్గుణశాలి యుపన్యసిం
పఁగా, ఖలు లవి యాలకించి కినుకం గలహింతు
రదెట్టులన్నకోకిల రచియించునాదము లాగి
న్విని వాయసపాళి దాని నిర్దళనము సేయఁబూ
ను రఘు... 25

చ. తనకు నసాధ్యవైరిగలతావున దాను నిమేష
మాత్రమైనను నిలువంగ నాపద దనర్చు మదే
భము సత్వశాలియైనను బహుళార్తి నొందదె
వినష్టబలోన్నతియై మృగేంద్రదర్శన మగునట్టి
చోట రఘు... 26

చ. అమరు విపత్తి భూరిసుకృతాత్మున కల్పపుదోష
యుక్తిచే, నమితములయ్యెఁ బాపము లఘాత్మున
కెగ్గొ ఘటింప వాపుమూత్రము పడినంతమాత్ర
మునఁ దప్పక పాలె చెడుగాని యట్లు తక్రము
చెడిపోదు సూవె రఘు... 27

చ. కృపణునకున్ ధనప్రకరమెంతయుఁగల్గిన నర్థికోటి
కై, యుపకృతినొంద దెట్లనిన నోర్వఁగరాని పి
పాసగొన్న పాంథపటలి కింపుగాని సముద్ర
తరంగచయోల్లసత్సముద్రపుసలిలంబు మా
డ్కి రఘు... 28

చ. వితరణశాలి కల్పమగు విత్తము గల్గిన యాచ
కాళికిన్, సతతము సంతసంబున నొసంగుచుఁ గీ
ర్తివహించు నెట్లనన్, హితమగుతోయముల్
చెలమ కించుక కల్గిన సర్వజంతువుల్, బ్రతుకఁగఁ
జేయునట్లు రఘు... 29

ఉ. ఆకొనియున్నమర్త్యునకు నన్న మొసంగిన నాతఁ
డప్పుడే, చేకొని యాదరంబున భుజించు దరిద్రు
నకర్థమిచ్చినం, గైకొను నట్లు సాదరముగా ధన
వంతునకీయ వ్యర్థమౌ, ప్రాకటకీర్తిసాంద్ర రఘు.

చ. పెనుపగుశ్రద్ధ నెల్లపుడు వేమున కిక్షురసంబు
వోసి పెంచినను దదీయతిక్తత నశించునె మా
ధురి దాని కబ్బునే, ఘనతరధర్మశాస్త్రపుంబ్రకార
ములన్నియుఁ దెల్పెనేని దుర్జనునకు బోధ
మౌనె రఘు... 31

ఉ. ఇమ్ముగ వంశమందు నొకఁడేనిగరిష్ఠుఁడు సంభవిం
ప వంశమ్మున కెల్లయోగ్యత పొసంగు నరణ్యము
నం బటీరవృక్షమ్ము జనించెనేని ఘనసౌరభము

వ్వనమందు నెల్లెడం,గ్రమ్మినరీతి గాఁగ రఘురామ

ఉ. నీచునితోడుతఁ ఘనుఁడుస్నేహమొనర్చిన నప్పు
డాతఁడుం, దోఁచును నీచునట్టులుగ దుగ్ధపుభాం
డము శౌండినీగతం, బైచనినం జనంబులకు నాత్మ
లలోఁపల మద్యమట్లుగాఁ, బ్రాచురినొందురీతి
రఘు... 33

చ. గుణనిధియామహోన్నతునిఁ గొల్చెడివారలు గాం
చుచుండ్రు త,ద్గుణగరిమంబు గంధగిరికూటము
నం గుటజాదివృక్షపుం,గణములు చందనద్రుమ
సగంధములౌచు సమున్నతాకృతిం, బ్రణుతివ
హించినట్లు రఘు... 34

చ. కుజనునితోడిపొందు పొసఁగుం గుజనాళికి మ
ద్యభుక్తి గ,ల్గుజత కలంజపుంజమునకుంబలె, స
సజ్జనుతోడ మైత్రి మేల్, సుజనునకుఁ ధరాస్థ
లిని శోభిలు చందనయుక్తి గప్రపుక్, రజమున
కబ్బినట్లు రఘు... 35

ఉ. కొంచెపువానితోఁ ఘనునకుఁ సహవాసముగల్గె
నేని బ్రా,పించును గీడదెట్లనినఁ జేరడవిఁ ము
నుపొక్కనక్కమ, ర్మించినచెల్మి నమ్మి యాలమేటి
మృగేంద్రము హానిజెందదే, ప్రాంచితశౌర్యమ
య్యు రఘు... 36

ఉ. సారథిలేనితేరుహరిసన్నుతి సేయనినోరుసజ్జనుల్
సేరనియూరు ధారుణిఁ బ్రసిద్ధివహింపనివానిపే
రు శృం,గారరసంబు జాల్గొననికబ్బముతీయను
నీవిలేని ద,ర్బారును జూడఁబోరు రఘు... 37

చ. ప్రియమునఁబెట్టు విందు వలపించెడిసుందరిపొం
దు వేని రా,మయత నొనర్చుమందు జనమండల
మానితకీర్తిశౌర్యవి,స్మయుఁడగు రాచకందు విల
సన్మణులం దగు బాజెబందు సు,చ్ఛ్రియముగ మె
ప్పుజెందు రఘు... 38

చ. నయపథగామియైన నరనాథుఁడు నాథుఁడు పాయ
శాలితా,శ్రయుఁ డగుమంత్రి మంత్రి గతశత్రు
కమై తగునాడు నాడు వృద్ధియు సుఖముఁ
జయోన్నతియుఁ దెచ్చినదుర్గము దుర్గమాజినీ
ర్భయుఁ డగుబంటు బంటు రఘు... 39

చ. ఎప్పుడును బారుసేరు సమవృష్టినిఁ బండినపైరు
లోనమూ,ల్యపుమణు లున్నవేరు విబుధాక్షర
పంక్తులసారు లేతప్రా,యపు జెలిమారుపోరు
సతమన్నియు నమ్ము బంగారు నుర్విఁ దో,రపుసిరి
గల్గి మీరు రఘు... 40

చ. కనకపుతారతమ్యము నికర్షణఖండన తాపన ప్ర
తా,డనముల నాలుగింటను గడంగి యొఱెంగిన
రీతిగా నొగి,న్మనుజుని తారతమ్యము గనంగఁ

వ్వనమందు నెల్లెడం, గ్రమ్మినరీతి గాఁగ రఘురామ

ఉ. నీచునితోడుతక్క ఘనుఁడు స్నేహమొనర్చిన నప్పు
డాతఁడుం, దోఁచును నీచునట్టులుగ దుగ్ధపుభాం
డము శౌండినీగతం, బైచనినం జనంబులకు నాత్మ
లలోపల మద్యమట్లుగాఁ, బ్రాచురినొందురీతి
రఘు... 33

చ. గుణనిధియౌ మహోన్నతుని గొల్చెడివారలు గాం
చుచుందురు త, ద్గుణగరిమంబు గంధగిరికూటము
నం గుటజాదివృక్షపుం, గణములు చందనద్రుమ
సగంధములౌచు సమున్నతాకృతిం, బ్రణుతివ
హించినట్లు రఘు... 34

చ. కుజునునితోడిపొందు పొసఁగుం గుజనాళికి మ
ద్యభుక్తిగ, ల్గుజత కలంజపుంజమునకుంబలె స
సజ్జనుతోడ మైత్రి మేల్, సుజనునకుం ధరాస్థ
లిని శోభిలు చందనయుక్తిగ ప్రపుక్, రజమున
కబ్బినట్లు రఘు... 35

ఉ. కొంచెపువానితో ఘనునకుం సహవాసముగల్గె
నేని బ్రాపించును గీడదెట్లనినం జేరదవిక్కము
నుపొక్కనక్కమ, ర్దించినచెల్మినమ్మియల మేటి
మృగేంద్రము హానిజెందదే, ప్రాంచితశౌర్యమ
య్యు రఘు... 36

ఉ. సారథిలేని తేరుహరిసన్నుతి సేయనినోరు సజ్జనుల్
సేరనియూరు ధారుణిఁ బ్రసిద్ధివహింపనివానిపే
రు శృం,గారరసంబు జాల్గొనని కబ్బము తీపును
నీవిలేని ద,ర్బారును జూడఁబోరు రఘు... 37

చ. ప్రియమునఁ బెట్టు విందు వలపించెడి సుందరిపొం
దు వేనిరా, మయత నొనర్చు మందు జనమండల
మానితకీర్తిశౌర్యవి, స్మయుఁడగు రాచకందు విల
సన్మణులం దగు బాజెబందు ను, చ్ఛ్రియముగ మె
ప్పుజెందు రఘు... 38

చ. నయపథగామియైన నరనాథుఁడు నాథుఁడు పాయ
శాలిత్రా, శ్రయుఁడగు మంత్రి మంత్రి గతశత్రు
కమై తగునాడు నాడు వృద్ధియు సుఖముం
జయోన్నతియుం దెచ్చినదుర్గము దుర్గమాజినీ
ర్భయుఁడగు బంటు బంటు రఘు... 39

చ. ఎప్పుడును బారుసేరు సమవృష్టినిఁ బండిన పైరు
లోనమూ, ల్యపుమణు లున్నపేరు విబుధాక్షర
పంక్తులసౌరు లేఁతప్రా, యపు జెలిమారుపోరు
సతమన్నియు నమ్ముబజారు నుర్విఁ దో, రపుసిరి
గల్గి మీరు రఘు... 40

చ. కనకపుతారతమ్యము నికర్షణఖండన తాపన ప్ర
తా, డనములనాలుగింటను గడంగి యొఱింగిన
రీతిగాఁ నొగి, న్మనుజుని తారతమ్యము గనంగఁ

దగుఁ గుణశీలవంశవర్తనముల నాలుగింట
రఘు... 41

ఉ. ఏలిక లేగుబాట విన నింపగుపాట రసానుభా
వసుశ్రీలఁ దనర్చునాట ఫలవృక్షముల న్విలసి
ల్లుతోఁట సభ్యాళి నుతించుమాట జనబంధు
రమై తగుపేట మెప్పలంగ్రాలును దేటగల్గి
రఘు... 42

ఉ. లాభము దెచ్చువోడ పదిలంబుగఁ గట్టినమేడ
త్రోవలో, శోభిలు చెట్లునీడ సరసుల్ గల
వాడ సమానురాగలీలాభృత మైనక్రీడ పతి
లాలసమై యిలుదిద్దుప్రోడయుం, బ్రాభవమొం
దుం జూడ రఘు... 43

ఉ. అంధున కద్దమేల యసమర్థునకుఁ నృపతిత్వ
మేల కామాంధున శౌచ్యమేల దురితాత్ము
నకుఁ దయయేల లౌభ్య సంబంధికి గీర్తియేల
కులబాహ్యున కార్యతయేల వెఱ్ఱికి సద్గ్రంథ
సుబోధమేల రఘు... 44

ఉ. రూపము ప్రాపు వేశ్యలకు రొక్కము ప్రాపు
విదేశగామికిన్, జపము ప్రాపు యోధులకు
శాంతత ప్రాపు తపస్వికిన్ నిశిన్, దీపము ప్రాపు
చూపునకదృష్టవిశేషమె యెల్లవారికిం బ్రాప
గుచుండు నెందు రఘు... 45

ఉ. సాదర మైనపెట్టుసుఫలావళిగల్గినచెట్టు పుణ్యసం
పాదక మైనపుట్టు నుతిపద్ధతి నేర్చినభట్టు వైరి
కిన్, భేదిలకున్నగుట్టు సిరిపెంపు వహించిన
మన్కి పట్టు మర్యాదల బిట్టు జెందు రఘు...

ఉ. సత్యము తల్లియై బరగు జ్ఞానము తండ్రియగుఁ
సహోదరుం, డత్యురు ధర్మమై తనరు నాప్తుఁడు
సత్కృప యౌను శాంతియే, నిత్యము పత్ని
యౌను క్షమ నిస్తులపుత్త్రుఁడు నౌ నటంచెదఁ
బ్రత్యహముం దలంతు రఘు... 47

చ. తనజనయిత్రిభంగి పరదారల నెల్లను లోష్ట
సంచయంబునుబలె నన్యవిత్తగణముఁ సచ
రాచరభూతపుంజ మాత్మనువలెఁ గాంచు
నేనరుఁ డతండె పరాత్పరుఁడైనబ్రహ్మ దర్శన
మొనరించువాఁడు రఘు... 48

ఉ. క్షామమునందు నన్నము నొసంగెడువాఁడు
సుభిక్షవేళలన్, హేమము నిచ్చువాఁడు ఋణ
మించుక యైనను లేనివాఁడు సంగ్రామము
నందు ధీరుఁడు జగంబున వీరలు నల్వురున్ వర
గ్రామణులంచు నెంతు రఘు... 49

ఉ. అంబువు వాహినీసముదయంబున కౌను ప్రధాన
మెల్లగాత్రంబునకుం బ్రధానము శిరంబగు
నారగుచౌలకుం బ్రధానంబుగ నుండు నెప్డు

లవలణం బఖిలేంద్రియపాళి కెన్న నేత్రంబు
ప్రధానమౌను రఘు... 50

చ. మతి దలపోసిచూడ శ్రుతిమాతృకకం టెఁ బ్రశ
స్తమంత్రముల్, సతతము నన్నదానసదృశంబగు
దానము తల్లికం టె దైవతమును పుణ్యదంబ
యిన ద్వాదశికం టెను శ్రేష్ఠమైన సువ్రతమును
లేవు సుమ్ము రఘు... 51

చ. మన్నొకటే తనర్చును సమస్తసమంచితభాండ
రూపమై, హొన్నొకటే తగున్ బహువిధోజ్జ్వల
భూషణరూపభేదమై, యెన్నఁగ నాత్మ యొక్కఁ
డె యనేకశరీరములందు దైలువా,రన్నిలుచున్
సతంబు రఘు... 52

ఉ. సాంజనమైనకన్ను కమలాప్తప్రకాశము గల్గు
మిన్ను వ,న్నెంజిగి హెచ్చు హొన్ను తరుణీ
త్వము గల్గియున్న సర్వ్వసా,మంజసమైనవన్ను
గరిమం దెరయాగలు లేనిజున్ను స,ద్రంజనముల్
ఘటించు రఘు... 53

చ. రుచిశుచియైనవంట గుణరూపవిశేషము లున్న
దంట భూ,మిచలువ నొప్పపంట ధ్వని మేలుగఁ
గల్గినగంట మంచినీ,టిచెరువుగుంట దానము
కడిందిమగంటిమి గల్గియుంటయుల్, బ్రచురయ
శంబుగాంచు రఘు... 54

చ. రమణియు పుస్తకంబు ధనరాశియు నానివి
మూఁడు నన్యహ,స్తమున గతంబులైనను గతం
బులె యౌనవి క్రమ్మరంగఁ బ్రా,ప్తము లగునట్టి
కాలమున భ్రష్టయు, జీర్ణము నల్పమైన వై,
క్రమమున జేరు సుమ్ము రఘు... 55

చ. ద్రవిణము మంత్రమర్మమును దానముమానము
గేహకృత్య మా,యువు నవమానముం గిసల
యోష్ఠిసమాగమ మౌషధం బనం,గ వెలయు
చుండునట్టి నవకంబును దాఁచ నగున్ సుధీజన,
ప్రవరులకుం దలంప రఘు... 56

చ. వడిగనుబుద్ధి హెచ్చు ఘృతపాన మొనర్చుట
చేత నాయువె, క్కుడగుచునుండు క్షీరములు
గ్రోలుటచేతను వ్యాధి హెచ్చగున్, గడుకొని
శాకముల్ మెసవగం గటుభుక్తి యొనర్పఁ గోప
మే,ర్పడఁ బ్రబలించుచుండు రఘు... 57

ఉ. వర్జితదోషుఁ డౌనరు భవమ్ము తటిన్ గురి దాఁకు
నమ్ము నా,యార్జితమైనసొమ్ము సిరులంది మనంద
గునిమ్ము నీటిచే, నూర్జితమై నదమ్ము గడునున్న
తమై వెడదైనరొమ్మునుం, బ్రార్జవ మొందుసుమ్ము
రఘు... 58

చ. తనయునిబంచవర్షములు దాక గనందగు రాజ
పుత్రుచా,ద్పన పిదపన్ దశాబ్దములు బొందిన

దాకను భృత్యరీతిగా, గనఁదగుషోడశాబ్దములు
గాంచినమీఁదట మిత్రధర్మవ, ర్తనమునఁ జూడ
నొప్పు రఘు... 59

ఉ. యుక్తినివాదమొప్పును నియుక్తినిబ్రాభవ మొ
ప్పు సత్క్రియాస, క్తిని బుణ్యమొప్పు భుజశక్తి
ని సాధనమొప్పు దేవతా, భక్తిని మోక్షమొప్పు
క్షుధబాసిలుభుక్తిని సత్వమొప్పు బ, ల్రక్తిని గా
నమొప్పు రఘు... 60

ఉ. స్నానముచే శుచిత్వము ప్రసంగవిధానముచేత
విద్య స, న్మానముచే మహత్వ మభిమానముచేత
నుగోపమున్ దృఢ, జ్ఞానముచేత సద్గతియు స
త్యవితానముచే సుఖోన్నతుల్, రానగుచుండు
సుమ్ము రఘు... 61

ఉ. అంబునిధిన్ మథించుసమయంబున శంభున కల్ల
కాలకూ, టంబు లభించె శౌరికి దృఢంబుగ ల
క్ష్మి లభించెఁ గాన భా, గ్యంబె ఫలంబు గూర్చు
నటుగాక సమంచితవిద్యయున్ స్వశౌ, ర్యంబును
గూర్పలేవు రఘు... 62

ఉ. పాత్రమునొందు నీవి జనవర్ధకమై తగుదీవి సత్వ
య్య, సుస్నాత్రము గల్గుబావి స్థితశోణితలందగు
మోవి సాంద్రతం, బత్రఫలాది రమ్యమగు మా

వియు వేడుకగొల్పుతావి స, ర్వత్ర నుతింపనొను
రఘు... 63

ఉ. ఈమహి సత్యధర్మముల నెన్నికసేయగలేరు సు
మ్మికన్, గాముని బోలుమేటివిలుకాఁడును సోముని
బోలుదాత సు, త్రాముని బోలుభోగి వరదా నిను
బోలినరాజు జానకీ, రామను బోలునాతి రఘు...

చ. నిజభుజశక్తిచేతను గణించుధనంబు భుజించు
టుత్తమం, బు జనకునార్జితంపుధనమున్ భుజిం
యించుట మధ్యమంబు భ్రా, తృజనులవిత్తముం
దినుటయే యధమంబగు నంగనాధన, వ్రజ మధ
మాధమంబు రఘు... 65

చ. తమకులవిద్యచేత నుచితంబుగ జీవనమున్
రచించు టు, త్తమమగువర్తకంబును పదంపడి
కర్షణమూనుచుంట మ, ధ్యమమగు సేవకత్వ
మధమాఖ్యమగుం గడునింద్య మాటం జౌ, ర్య
మునొనరింపరాదు రఘు... 66

ఉ. సాహసమున్ సుబుద్ధియును శక్తియు ధైర్యప
రాక్రమంబు లు, త్సాహమునందనర్చు గుణష
ట్కమును నెవ్వనిన్ బాయకుండు స, ర్వాహము
లందు నమ్మనుజునందు మకుందుఁడు నిల్చు స
ర్వని, ర్వాహకదృష్టిగల్గి రఘు... 67

ఉ. పోనివి రెండు నింద యశముల్ నరుఁబొందిన
పిమ్మటన్ సదా, పూనిక రెండు వచ్చుచునుబోవు
చునుండును గల్మిలేములే, మానక పోయిరన్
మఱల మానము ప్రాణము మానవాళికిన్, రాని
వి రెండుసుమ్ము రఘు... 68

ఉ. ఇమ్మహిలోన నెన్నఁగ మహీదివిజత్రితయంబు రా
జయ్యు,గ్మమ్మును వైశ్య లేవురును గాఁ బదజాత
చతుష్టయంబు ని,క్కమ్ముగఁ గూడుకొంచు నొక
కాలమునందుఁ బ్రయాణమూని కా,ర్యమ్మునకేఁ
గరాదు రఘు... 69

ఉ. తృప్తినెసంగు బ్రాహ్మణుఁడు తృప్తిదనర్చని క్షత్రి
యుండు లజ్జాప్తినెసంగకుండు గణికాంగన
సిబ్బితిగల్గి భర్తృసే,వాప్తి జెలంగుచుండెడు
కులాంగనయున్ సతతంబు భద్రసం,ప్రాప్తిని
గాంచుచుండ్రు రఘు... 70

చ. నిగమము మూలమౌను ధరణీసురపాళికిఁ బత్ని
మూలమై, తగును నికేతనంబునకు ధాన్యసమృ
ద్ధికి మూలమౌఁ దలం,పఁగఁ గృషి లోకమంత
కును భాసిలు ధర్మము మూలమౌఁ దలి;ర్పఁగ
నని యార్యులండ్రు రఘు... 71

ఉ. లేదు సుమీ కృషిక్రియ దలిర్చెడువానికిఁ గ
రొవ్యాకపదుల్, లేదుసుమీ యఘంబు జపలీనమ

నస్కునకుం బ్రశాంతిచే, లేదుసుమీ వివాద
మొకలేశమునైనను జాగ్రదున్నతిన్, రాదుసు
మీ భయంబు రఘు... 72

చ. సకలగుణాఢ్యుఁడౌ సుతుఁడు చాలు నొకండె గు
ణాల్పులైన పుత్రకులేక నూర్వురేల సముదం
చితపూర్ణత గల్గు చందురుం,డొకరుఁడె చాలు
లోకము సముజ్జ్వలతన్ విలసిల్లఁ జేయఁ దా,రక
లిఁక పెక్కు లేల రఘు... 73

చ. పరులస్వభావముం దెలిసి పల్కెడిచోఁ బ్రకృ
తోపయుక్తవా,క్స్ఫురణము నాత్మశక్తి కను
కూలముగా నభిమానముల్ మహో,త్తరమగు ధ
ర్మవర్తన విధాన మెఱుంగునతండె సూవె నే,ర్ప
రియగు పండితుండు రఘు... 74

ఉ. క్రమ్మినరప్పు పల్వురుసఁగప్పినతప్పు సమస్తసంపదా
ప్తమ్మగు ముప్పు వేగ సులభంబుగఁ దీరినయప్పు
వర్ణధ,ర్మమ్మున నిల్చుచొప్పు సవరంబునఁ గూర్చి
నఁ జారుకొప్పు దో,రమ్ముగనొప్పు నండ్రు రఘు.

చ. క్షితిమనుజాళికెల్లఁ బరికింపఁగ నాలుగువిద్య లే
సుమీ, చతురత నభ్యసించినఁ బొసంగవు పుట్టు
కతోన రానగుణ, వితరణకౌశలంబు సుకవిత్వప
టుత్వ మవార్యమైన సూ,రతయును గాన శక్తి
రఘు... 76

చ. ప్రమద యొనర్చుదుష్కృతపరంపరఁ దత్పతి
బొందు శిష్యబృం,దము రచియించునట్టి దురితం
బును దద్గురువొందు రాజపా,పము బొరయుం
బురోహితుఁడు బొటిలు రాష్ట్రకృతాఘము౯
క్షమా,రమణుఁడు బొందు సుమ్ము రఘు... 77

చ. సమధికరూపవంతులునుసత్కులసంభవు లయ్యు
విద్యలేశమును నెఱుంగకున్న నరజన్ములు ఖ్యాతి
వహింపకుంద్రు ని,క్కముగ నదెట్లులన్నను సుగం
ధవిహీనపలాశపుష్పవా,రముకరణిం దలంప ర
ఘు... 78

చ. తమయుదకంబులన్నదులు ద్రావవు స్వీయఫలం
బు లెల్లవృక్షములు భుజింప వభ్రములు సస్య
ములం దిన వట్లుగా మహో,త్తమపురుషార్జితం
బయినద్రవ్య మహర్నిశము౯ బరోపకా,రమున
కె యగును సుమ్ము రఘు... 79

ఉ. ఇచ్చుకొలంది దానొరుల కిచ్చుడిపట్టున నన్యుచేతఁ
దా, బుచ్చుకొనంగనెతఱిని బూనిని యొనర్చు
పరోపకారమం దచ్చుగ జాగు సేయు నరునంటు
నభాగ్యత శీఘ్రికారికిం గ్రచ్చులు గల్గుచుండు
రఘు... 80

ఉ. అర్థ మెఱుంగఁజాలని నరాధము లెల్లను బద్యము
ల్లవినో,దార్థముగాఁ బఠింతు రదియంతయు లో

కమునందు నెయ్యెడ౯, వ్యర్థము సుమ్మదెట్టుల
న భక్తియొకించుకలేక దేవునిన్, బ్రార్థనసేయు
మాడ్కి రఘు... 81

ఉ. సారముగల్గునేల జిగిచాలిననేతఁ జెలంగుచేల చె
న్నారుసురూపసద్గుణము లబ్బినబాల జనాళికి౯
సుఖో,ద్ధారకమైనశాల విబుధస్తుతుఁడౌ ప్రభులీల
స్తోత్ర ని,ర్ధారణనొప్పఁ జాల రఘు... 82

చ. వడిసమరీతిగాఁగురియు వాన ప్రసూనఫలానవద్య
మై, యడరెడుకోన రత్నముల కందనుదేర్చె
డి సాన శత్రులం బొడిచిన సేన వల్లభునిఁ బూజలఁ
దన్పిన చాన కీర్తి నే,ర్పడఁగను ధాత్రిలోన
రఘు... 83

చ. ఘనులగునట్టివారలకుఁ గాంతు లిడ౯ ఘనులే
సముద్ధులై, చనుదురు నీచులెప్పుడును జాలరు
గట్లనిదాఘదాహ మొల్లను నణగింపఁ జేయఁగ
బలాహకముల్ తగుఁగాని యట్లొన,ర్ప నదులు
గావు సుమ్ము రఘు... 84

ఉ. సాధువులైన పుత్త్రపరభాషితముల్ వినకున్న
హానియగా,బ్రోదిగనుక౯ హిరణ్యకశిపుండు తనూ
భవుఁడైనయట్టి ప్ర,హ్లాదునిసూక్తుల౯ వినకయా
పదనొందఁడె క్రూరమైనదు,ర్వాదముల౯ రచించి
రఘు... 85

ఉ. పాదపకోటిలో నమరపాదపముల్ దివిజాళిలోన
దా, మోదరుఁడుల్ విహంగమసమూహములో
పల రాజహంస కా,కోదరరాజిలోపల మహో
రగరాజును నాయుధాళిలో, ప్రోదిని ఖ్యాతినొం
దు రఘు... 86

చ. పొదలెను నీదుకీర్తి పరిపూర్ణశశాంకగిరీశకాశ
నా, రదదరకుందహీరఫణిరాడ్ఘనసారవియన్నదీ
శర,స్మదిరసుధారస ద్యుషదనోకహతారశతార
హారపారద సదృశత్వమొంది రఘు... 87

చ. అతిబలవంతుఁడైనను మహాధనశాలియునైన
న్యాయప,ద్ధతిని నటింపకున్నను బదంపడి గీడొన
గూరుఁ దొల్లి ధ,ర్మతనయు భాగమీయక దురం
బున నోడె సుయోధనుండు క్రూ,రతరమనస్కుఁ
డౌచు రఘు... 88

చ. పలుకెచటన్ వచించినను భాసురలీల నమోఘ
మౌచు శో,భిలు నచటన్ వచింపఁదగు వేరొ
కచో వచియింపనేల స,త్ఫలదపునేల విత్తనము
వైచిన వర్ధిలు నూషరోర్విఁ జే,రల నిడ నెట్లు
మొల్చు రఘు... 89

ఉ. బాలకుఁడెంత తెల్విగలవాఁడయినన్ గురు
వాదరించి సు,శ్రీ లలరంగ శిక్ష నొనరింపుచు
నేర్పకయున్న విద్యరా, జాల దదెట్టులన్నమణి

శాణవిలీఢముగాక కాంతి ధా,రాళత నెట్టు
గాంచు రఘు... 90

ఉ. ఈవసుధాస్థలిన్ శ్వశురుని ల్లతిసౌఖ్యద మెల్ల
వారికిన్, వావిరిగా జనార్దనుఁ డభంగురతుంగ
తరంగసంగతం, బై విలసిల్లునట్టి కలశాబ్ధిఁ బరుం
డె హిమాద్రియందు దు,ర్గావిభుఁ డుత్తమిల్లె
రఘు... 91

ఉ. పెల్లుగనెల్లయప్డు బకబృందము లున్నసరోవరం
బు రా, జిల్లదు హంసమొందు నివసించిన శోభి
లు నోలగంబు రం, జిల్లును బండితుండొకఁడు
జేరిననట్లు ప్రకాశమొందునే, ప్రల్లదు లెందరు
న్న రఘు... 92

ఉ. ద్వేషము గల్గియున్న నతితీవ్రశతోక్తులతోడ
సాధులన్, దూషణచేయఁగాఁ జనదు తొల్తను
చైద్యుఁడు నేగి బాల్యదేన్, రోషముతోడఁ
గృష్ణుని విరుద్ధముగాఁగ వచింపరాని దు,ర్భా
షల నింద జేసి రఘు... 93

చ. అతివకు నాథుఁడే పురుషుఁ డౌటను ధాత
విధించియుండెనో, నతఁడె యొరుండుగాఁడు
దమయంతిస్వయంవరవేళ సర్వదే,వతలును గోరి
వచ్చినను వారిని మాని నలున్ వరించెఁ బూర్ణ
తరముదంబుతోడ రఘు... 94

చ. పలువురు పాటిగాదనుచుఁ బల్కినకార్యమొన
ర్చ నేని నెం, జెలి బోరయించు రావణుఁడు సీత
ను దోడ్కొనిపోయి సోదరా,దులు వలదన్న
మానకతిదుశ్చరితుండయి తావకాస్త్రధా,రల
హతుఁడయ్యె సున్న రఘు... 95

చ. వితరణశాలికీర్తి కవిబృందముచేతఁ బ్రసిద్ధినొం
దున, ట్లితరులచేతనొంద దదియెట్లనినన్ సుమ
సౌరభంబు మా,రుతమున వ్యాప్తమౌ మధువు
గ్రోలి చరించెడు మత్తబంభర,ప్రతతులచేత నౌ
నె రఘు... 96

చ. తనకు విపత్పరంపరలు దార్కొనుపట్టునఁ బు
త్రులాప్తులున్, వనరుచునున్న వానిని నివార
ణ సేయఁగలేరు సారసం, బునకుఁ దుషారజాత
మగు మోసము మాన్పఁగఁ జాలిరే వికర్తన
విధిముఖ్యులున్న రఘు... 97

ఉ. కాలవశంబునం బొరయు కష్టసుఖాళికిఁ గార
ణంబులై, వ్రేలును పూర్వకర్మములు వీనినిఁ
ద్వత్పదభక్తిద్రోయువా,తూలము గీష్మకాలము
నఁ దుంగమహీరుహజీర్ణపర్ణముల్, వ్రాలఁగఁజే
యునట్లు రఘు... 98

ఉ. ఎట్టి మనుష్యుఁడైన మఱి యేపనులందు మెలం
గుచున్న నె, ప్పట్టున నాత్మమానసము పంకజనా
భ భవత్పదాబ్జముల్, పట్టి మిళిందమట్లు లెడ
బాయక యుండునతండు ధన్యుఁడై, రట్టడి
సౌఖ్యమొందు రఘు... 99

ఉ. కామ్యములందురోసి కినుకం బెడబాసి మదంబు
ద్రోసి స, త్సామ్యతఁడాసి భూతహిత సమ్మతభావ
నఁజేసి దుష్క్రియా, గమ్యపథంబుమూసి నిజక
ర్మములం దెగఁగోసినట్టి శ్రీ,రమ్యుఁడె సుమ్ము
యోగి రఘు... 100

ఉ. మంగళమర్కసూనుహిత మంగళమంగజకోటి
సుందరా, మంగళమార్యవర్యనుత మంగళమా
సురగర్వసంహరా, మంగళ మాశ్రితావన
సమాదర మంగళమయ్య నీకొగిన్, రంగుగమం
గళంబు రఘు... 101

ఉ. మేలుగఁ బీఠికాపుర సమీపగతోత్తర దిఙ్మహీ
స్థలిన్, నాలుగు క్రోసులంచు గణనంబగు దూర
మునందునున్న చే, బ్రోలుపురంబునన్ శతకమున్
రచియించితిఁ బంక్తికంఠజై, త్రాలలితో గ్రహిం
పు రఘురామ దయాహృదయా శుభోదయా

మ. అవనీమండలి శాలివాహనశకాబ్దానీకముల్
భారతీ, ధవశుభ్రాంశు గజేందు సంఖ్యలను జెం
దఁగ హేవిలంబ్యబ్ద మొప్ప వరుం డల్లమరా
జవంశ్యమణి సుబ్రహ్మణ్య సంజ్ఞాక సత్కవికిం
బుత్రుఁడు రంగశాయికవి వేడ్కఁ జెప్పె నీపద్య
ముల్. 103

రఘురామశతకము సమాప్తము.

చెన్నపురి: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారి
"వావిళ్ల" ప్రెస్సున ముద్రితము—1929.

ఆంధ్రగ్రంథములు.

పద్యకావ్యములు.

		ప్రతి 1-కి రూ.	అ.
అచ్చతెనుఁగురామాయణము, శుద్ధప్రతి	...	1	4
డిటో కాలికోబైండు	...	1	10
అడవిమల్లెలు, ఎనమండ్ర నారాయణమూర్తిగారిది		0	8
అనంతునిఛందము, ఛందోదర్పణము	...	0	14
అనిరుద్ధచరిత్రము, కనుపర్తి అబ్బయామాత్యప్రణీతము		0	8
డిటో కాలికోబైండు	...	0	14
అప్పకవీయము, శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి విమర్శతో నున్నది	...	2	8
అంబరీషోపాఖ్యానము, సటీక (భాగవతము)	...	0	4
ఆంజనేయదండకము, హనుమద్దండకము	...	0	2
ఆంధ్రభాగవతము, పోతనామాత్యప్రణీతము, ఇదివఱకు ముద్రితమైన ప్రతులకన్న అన్నివిధముల బాగుగనున్నది		5	8
డిటో అత్యుత్తమప్రతి, రెండుసంపుటములు		7	8
డిటో 3 సంపుటములు	...	9	0
శ్రీమదాంధ్రమహాభారతము-పద్యకావ్యము:— అనేకవ్రాతప్రతుల సహాయమున చిరకాలమునుండి సంపూర్ణ పరిశ్రమముతోఁ బరిష్కరింపఁబడినది. మేలుకాగితముల పై స్ఫుటముగ అచ్చొత్తించి మంచి కాలికోబైండు చేయఁబడియున్నది.			
7 సంపుటముల ప్రతి	...	14	0
3 సంపుటముల ప్రతి	...	13	0
ఆది, సభాపర్వములుగల సంపుటము	...	2	0

	ప్రతి 1-కి రూ.	అ.
ఆరణ్యపర్వము గలసంపుటము ...	2	0
విరాటోద్యోగపర్వములు ,, ...	2	0
భీష్మద్రోణపర్వములు ,, ...	2	0
కర్ణశల్యసౌప్తికస్త్రీపర్వములు ,, ...	2	0
శాంతిపర్వము ...	2	0
ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణపర్వములుగల సంపుటము	2	0
ఆదిపంచకము, ఒకటేసంపుటము ...	5	8
యుద్ధపంచకము స్త్రీపర్వము ...	3	12
శాంతిసప్తకము ...	3	12
ఆదిపర్వముమాత్రము, పెద్దచ్చు, చిన్నసైజు...	1	8
ఆంధ్రభారతవిమర్శనము, మల్లాదిసూర్యనారాయణశాస్త్రి	0	8
ఆనందరంగరాట్ఛందము, కాలికోబైండు ...	1	8
ఆంధ్రభాషాభూషణము ...	0	2
ఆంధ్రభాషార్ణవము, అట్టబైండు ...	0	12
ఆంధ్రనామసంగ్రహము, ఆంధ్రనామశేషము, సాంబనిఘంటువు, టీకానుక్రమణికాసహితము	0	12
డిటో కాలికోబైండు ...	1	0
ఆంధ్రచంద్రాలోకము, సటీక ...	0	8
ఉత్తరరామాయణము, కంకంటి పాపరాజప్రణీతము, చక్కనికూర్పు, గిల్టుబైండు	2	0
ఉత్తరహరివంశము, నాచనసోమనాథకృతము	1	8
కవిసంశయవిచ్ఛేదము, అడిదము సూరకవిది ...	0	6
కవికర్ణరసాయనము (మాంధాతచరిత్ర) ...	1	8
కళాపూర్ణోదయము, దళసరికాగితములు ...	2	4
కాశీఖండము, చక్కనిక్రొత్తకూర్పు ...	1	8

	ప్రతి 1-కి రూ.	అ.
కుచేలోపాఖ్యానము, సటీక (భాగవతము) ...	0	4
డిటో గట్టుప్రభుకృతము ...	0	6
కృష్ణరాయవిజయము, కుమారధూర్జటికృతము	0	8
గజేంద్రమోక్షము, సటీక చక్కనికూర్పు ...	0	6
గరుడాచలము, యక్షగానము, పెద్దచ్చు ...	0	2
గోపీనాథరామాయణము, 2 సంపుటములు, శ్రీమద్రామాయణమునకు సరియైనపద్యము, కవనము మిక్కిలిసొంపు; పీఠిక అతివిపులము ...	7	8
చాటుపద్యమణిమంజరి, క్రొత్తకూర్పు ప్రథమభాగము	1	4
డిటో మేలుప్రతి గ్లేజు కాగితములది ...	1	10
చెన్నబసవపురాణము, పాపకవికృతము ...	1	2
ఛందోదర్పణము (అనంతునిఛందము) ...	0	14
జైమినిభారతము, అశ్వమేధపర్వము ...	1	0
డిటో కాలికోబైండు ...	1	6
తెనుఁగుసమస్యలు ...	0	2
దశకుమారచరిత్రము, పద్యకావ్యము, కేతనకవికృతము	1	8
దశావతారచరిత్ర, నూతనముద్రితము ...	2	0
దశరాపద్యములు ...	0	2
నరసభూపాలీయము, అట్టబైండు ...	0	10
నలోపాఖ్యానము, సటీక, చిన్నసైజు ...	0	6
నలచరిత్ర, ద్విపద ...	0	14
నిర్వచనోత్తరరామాయణము, మేలుప్రతి ...	1	0
నిరంకుశోపాఖ్యానము, రుద్రకవికృతము ...	0	6
నీలాసుందరీపరిణయము, కూచిమంచి తిమ్మకవికృతము	0	4

	ప్రతి 1-కి రూ.	అ.
నృసింహపురాణము, ఎఱ్ఱాప్రగ్గడ, క్రొత్తకూర్పు	1	0
డిటో కాలికోబైండు ...	1	6
పంచతంత్రము, నారాయణకవికృతము ...	0	12
డిటో కాలికోబైండు ...	1	2
డిటో వేంకటనాథరాజకవి ...	1	4
డిటో కాలికోబైండు ...	1	10
బసవపురాణము, పిడుపర్తి సోమనాథప్రణీతము	2	4
బ్రహ్మోత్తరఖండము. శ్రీధరమల్లె వేంకటరాయకవి	1	0
భాస్కరరామాయణము, చక్కనిక్రొత్తకూర్పు	4	0
భోజరాజీయము, అనంతామాత్యకృతము ...	1	2
భోగినీదండకము, బమ్మెరపోతనకవి ...	0	1
మనుచరిత్ర, సటీక, వావిళ్ల రామస్వామిశాస్త్రిగారి వ్యాఖ్యానముతో చిన్నసైజున మేలుకాగితములమీద స్ఫుటమైన అక్షరములతో చక్కగ ముద్రించి యున్నారము.	2	0
మార్కండేయపురాణము, మారనకృతము ...	1	12
డిటో కాలికోబైండు ...	2	2
మొల్లరామాయణము, చిన్నసైజు	0	10
డిటో కాలికోబైండు ...	0	14
రసికజనమనోభిరామము, కూచిమంచి తిమ్మకవి	0	12
డిటో కాలికోబైండు ...	1	0
రంగనాథరామాయణము, ద్విపద, చక్కనిక్రొత్తకూర్పు	2	8
డిటో మేలుప్రతి ...	3	0
రంగరాయచరిత్రము, దిట్టకవి నారాయణకవి ప్రణీతము	0	8
డిటో కాలికోబైండు ...	0	12

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
292, ఎస్ప్లనేడ్, చెన్నపురి. ఈ.

END OF TITLE